VISALAANDHRA VIJAYAWADA PHONE No. 376

* * * 6 పేజీలు 7 నయాపైసలు రిజిష్టరు నెం 203A

70/408

శ్రీ సరస్వతీ ట్యుటోరియల్ కాలేజి,
ఉయ్యూరు
స్థాపితం 1957 పునఃప్రారంభం : 17-6-63
యస్. యస్ యల్ సి, మెట్రిక్, జూనియర్ మెట్రిక్
తరగతులకు అన్ని సబ్జక్టులలో అనుభవజ్ఞులగు
అధ్యాపకులచే శిక్షణ యివ్వబడును
మంచి ఫలితములు సెప్టెంబరు తరగతులు జరుగుచున్నవి
లెబొరేటరీ హాస్టలు వసతులు గలవు
ఏ వి శివయ్య B A B Ed ప్రిన్సిపాల్

విశాలాంధ్ర

వివేకవర్ధని ట్యుటోరియల్ కాలేజి
ప్రకాశంరోడ్డు విజయవాడ 2
B Sc, P U C, Matric, S S L C,
పరీక్షలకు శిక్షణ యివ్వబడును
హాస్టలు వసతి కలదు
బాలికలకు ప్రత్యేక తరగతులు కలవు
కార్యదర్శి,
వేములపల్లి వామనరావు

విజయవాడ | 21-5-1963 • మంగళవారం | సంపుటి 13 సంచిక 55

అణ్వస్త్రపరీక్షలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో గొప్ప ప్రజా ఉద్యమం

దేశం నలుమూలలనుండీవచ్చిన ప్రతినిధులతో, 35 వేలమంది ప్రజతోనూ పారిస్‌లోసభ

నిరాయుధీకరణకై దేశవ్యాపిత ఉద్యమం సాగించాలని తీర్మానం

పారిస్, మే 20

(ఫ్రెంచి శాంతి ఉద్యమం ఆధ్వర్యాన అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా నిరాయుధీకరణ కోరుతూ పారిస్‌లో నిన్న 35 000 మందితో బ్రహ్మాండమయిన బహిరంగసభ జరిగింది.

అణ్వాయుధ పరీక్షలను నిరసిస్తూ సుమారు 20 మంది వక్తలు సభలో ప్రసంగించారు. వారలు చేసిన ప్రసంగాలను సభికులు శ్రద్ధతో విన్నారు.

గత రెండురోజులనుండి జరుగుతున్న ప్రతినిధుల సమావేశం రెండు తీర్మానాలను ఆమోదించారు. ఫ్రాన్స్‌లోని అన్ని రాష్ట్రాల నుండి, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అణ్వస్త్రాలకు వ్యతిరేకంగానూ, నిరాయుధీకరణకోసమూ దేశవ్యాపిత శాంతి ఉద్యమాన్ని నిర్మించడానికి సమావేశం నిర్ణయించింది.

భాగల్‌పూర్ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ మృతి

పాట్నా, మే 20

భాగల్‌పూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీ వి ఆర్ మిశ్రా గుండె జబ్బువల్ల మృతిచెందారు. పాట్నానుండి, భాగల్‌పూర్ వెళ్ళుతుండగా మార్గమధ్యంలో రైలులోనే ఆయన మరణించారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు.

ఆయన శాంతి కారణాన్ని పురస్కరించి ఎక్స్‌ప్రెస్‌లో శవం పాట్నా తీసుకువచ్చారు.

ఆయనకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మారిటానియాకు ఈజిప్టు గుర్తింపు

అడిస్‌అబాబా, మే 19

మారిటానియన్ స్వతంత్ర ఇస్లామిక్ రిపబ్లిక్‌ను, ఈజిప్టు ఆఫ్రికా రాజ్యాధినేతల సమావేశానంతరం గుర్తించవచ్చునని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మారిటానియా తనదని మొరాకో వాదిస్తూండడంతో మారిటానియా వాస్తవాన్ని అరబ్ రాజ్యాలు ఎక్కువ అంగీకరించలేదు.

రాజ్యాధినేతల సమావేశకాలంలో మారిటానియా అధ్యక్షుడు మొరాకో ఒకరితో ఒకరు ప్రత్యేకంగా కలుసుకొని ఆ రాజ్యం గుర్తింపు విషయం చర్చించారని అధ్యక్షుడు నాజర్ అన్నట్లు వార్త.

సమావేశంలో పాల్గొంటున్న ఈజిప్టు ప్రతినిధివర్గ నాయకుడు అన్వర్ సాదత్ ... తర్వాత మారిటానియా అధ్యక్షునితో పాటు రాజ్యాధినేతల సమావేశంలో పాల్గొనడానికి అభ్యంతరం చెప్పలేదు.

ఆఫ్రికా దేశాల సభలో చైనా కరపత్రాలు

అడిస్ అబాబా, మే 19

అడిస్ అబాబాలో జరుగుతున్న ఆఫ్రికా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా ప్రచురించిన కరపత్రాలు పంచిపెడుతున్నారు.

ఇథియోపియా ప్రధానమంత్రి ... ఇదివిధంగా సమావేశంలో పాల్గొంటున్న ప్రతినిధుల కార్యాలయాల్లో కరపత్రాలు కనపడ్డాయి. ఎవరి కరపత్రాలుపంచారో విచారణ జరుపుతున్నారు.

తమ ప్రతినిధిక సమావేశంలో ప్రేక్షకునిగా పాల్గొనాలని చైనా ఇటీవల ప్రయత్నించి విఫలమయిన విషయం పాఠకుల విదితమే.

నేపాల్ విద్యార్థుల సమ్మె కొనసాగింపు

ఖాట్మండు మే 18

ఖాట్మండులో కాలేజీలలో నేటికూడా ఇంకా సమ్మె కొనసాగుతున్నది.

విద్యార్థుల డిమాండ్లను పరిశీలిస్తానని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సమ్మె విరమించాలని విద్యార్థులను ప్రభుత్వం హెచ్చరించింది.

అమెరికాలో బస్సు ప్రమాదం

ఫ్లోరిడా (ఫ్లోరిడా) మే 20

ఇక్కడ ప్రయాణం చేస్తున్న ఒక బస్సు కాల్వలోపడి 27 మంది మరణించారు.

ఆఫ్రికాలో అణుపరీక్షలూ సైనిక స్థావరాలూ కూడదు

ఆఫ్రికా విదేశాంగ మంత్రులసభ తీర్మానం

అడిస్ అబాబా, మే 19

ఆఫ్రికాలో అణుపరీక్షలు నిలిపాలని, విదేశీసైన్యస్థావరాలను రద్దుపరచాలని మనోవియా కాసాబ్లాంకా గ్రూపుల వంటి రాజ్యకూటాలను రద్దుపరచాలని రాజ్యాధిపతుల సమావేశానికి సూచించేటందుకై ఆఫ్రికారాజ్యాల విదేశాంగమంత్రుల సమావేశ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఆఫ్రికాలోని స్వతంత్ర రాజ్యాలన్నీ అనుసరించేటందుకు వీలయిన ప్రణాళికను తయారు చేయడానికై ఈవారం యిక్కడ జరుగుతున్న ఆఫ్రికా రాజ్యాధినేతల సమావేశానికి తయారు చేయబడిన నివేదికలో ఈ అంశాలు చేర్చబడినాయి.

అఖిల ఆఫ్రికా ప్రణాళిక ముసాయిదాగా ఇథియోపియా తయారు చేసిన చిత్తుప్రణాళికను స్వీకరించకుండ విదేశాంగమంత్రుల సమావేశం నిన్న సలహా ఇచ్చింది.

ఇథియోపియన్ చిత్తు ప్రణాళికకు ఈ వేళటి "నేటి మార్గదర్శకసూత్రాలు" పేరిట ... ఉండి మనోవియా ప్రణాళికలోని ప్రధాన సూత్రాలను రూపొందించడానికి ప్రత్యేక కమిటీ ... సూచించబడింది.

ఆఫ్రికను రాజ్యాలన్నీ సమానహోదాలలోగా అంగీకరించబడాలి ఇందులో ... వ్యవహారాలలో జోక్యం ఉండకూడదు ... రాజ్యాలుగాని, ఇతర రాజ్యాలుగాని ఏ దేశంలోనూ విద్రోహ చర్యలు సాగించరాదు అనేవి కూడా మార్గదర్శక సూత్రాలలో చేర్చబడింది.

అక్రమ ఆర్థిక సహాయం, ... మీద సహకారం పెంపొందించాలి. ఆఫ్రికాలో ఇంకా పరాధీనంగా వున్న రాజ్యాల విముక్తికి సహాయ్యం చెయ్యాలి. ఆ సేవ ... వున్నాయి.

అయితే కొన్నిటి విషయంలో విదేశాంగ మంత్రులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆఫ్రికా కామన్ మార్కెట్టు ఏర్పాటు, విదేశాంగ వ్యవహారాలలో సమన్వయం కుదుర్చుకోవటం, ... ఆఫ్రో ఆసియా (సామ్రాజ్య ...) ... కోరడం మొదలైన వ్యవహారాలకు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.

మద్రాసులో ఉపరాష్ట్రపతి

మద్రాసు మే 20

ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ నేడు గిండీలోని పారిశ్రామిక ఎస్టేట్‌లోని చిన్న పరిశ్రమలను చూశారు. ఈ కేంద్రంలో ... నిర్మిస్తున్నారు.

ముఖ్యమంత్రికి పామిడి సమితిసభ్యులమహజర్

శ్రీ నాగిరెడ్డి ప్రభృతులైన కమ్యూనిస్టు నాయకులను తక్షణం విడుదల చేయాలని

అనంతపురం మే 20

శాసనసభ ప్రతిపక్ష ఉపనాయకులు శ్రీ తరిమెల నాగిరెడ్డి తదితర కమ్యూనిస్టు నాయకులందరిని తక్షణం నిర్బంధమునుండి విడుదల చేయాలని కోరుతూ అనంతపురంజిల్లా పామిడి పంచాయతీ సమితి సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డిగారికి ఒక మహజరును పంపుకొన్నారు

మహజరుపై సంతకాలు చేసిన సభ్యులు [బ్రాకెట్లలో వారి గ్రామం పేర్లున్నవి] (శ్రీ ...) బసన్న (... పామిడి పంచాయతీ సమితి), వి రంగప్ప, ఇంకెవి తిరారెడ్డి, నారప్ప (దేవపల్లి), ... (ఖాదరుపేట), గద్దెం ... రెడ్డి (...), ఎస్ వెంకటరెడ్డి (చింతలచెరువు), ... రెడ్డి (... పల్లి), ఎం బసిరెడ్డి, బి రామిరెడ్డి (పెనకలపాడు), గాలి నారాయణరెడ్డి (...), తిమ్మారెడ్డి (...), పి ఓబిరెడ్డి (... పల్లె), పి ... రెడ్డి (గతరాంపల్లె), జె ... రెడ్డి (లక్షుంపల్లె) ... ఎస్ ... (పామిడి), ఎస్ నారాయణరెడ్డి (రామగిరి), బి తిమ్మారెడ్డి (పెద్దోర్ల), లక్ష్మిరెడ్డి (గిలాక), ... నారాయణరెడ్డి (...), రంగయ్య (మునిమిపల్లి), నారాయణయ్య, ఎ. డి నారాయణరెడ్డి అన్నవారులే

ఎరిగేరిను ండి 600 సంతకాలతో ముఖ్యమంత్రికి అర్జీ

కమ్యూనిస్టు నాయకులందరినీ నిర్బంధంనుండి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ, కర్నూలుజిల్లా ఆదోని తాలూకా ఎరగేరి గ్రామ కమ్యూనిస్టులు ప్రజలనుండి సేకరించిన 600 సంతకాల అర్జీ ముఖ్యమంత్రికి పంపించారు.

మే 12వ సాయంత్రం సుమారు 250 మందితో ... ఎరగేరి గ్రామంలో కమ్యూనిస్టుపార్టీ ... ఊరేగింపు జరిగింది.

... శ్రీ ... రామన్న గారి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది. ... కాంగ్రెసుపార్టీ ... ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాన్ని ... నిర్బంధించడాన్ని ఖండించారు.

శివ్వాయాపురం సభ

... శివ్వాయాపురంలో బహిరంగసభ జరిగింది. పంచాయతీ ఉపాధ్యక్షులు శ్రీ ... రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ...

అంభోతుల పోరులో ముగ్గురుకి గాయాలు

మధుర, మే 19

ఇక్కడికి సమీపంలోని సమాస్థానంలో అంబోతులతో జరిగిన పోరులో ముగ్గురు గాయపడ్డారు అందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది

ఆలికట్టు అనే ఈ ఆటలో అంభోతును సవదరించు ... దానికొమ్ములో కట్టిన డబ్బు లభిస్తుంది ఇది యీ ప్రాంతంలో ఒక వినోదం

అస్సోంలో ఘర్షణలు

షిల్లాంగ్, మే 19

ఉత్తర లఖింపూర్ ముఖ్యమంత్రి శ్రీ బి పి చాలిహ చేసిన సమావేశాన్ని ... ఎన్నికలు జరుగుతున్న ... ప్రాంతంలో ఘర్షణలు జరిగినట్లు తెలుస్తున్నది.

పొలింగ్ వద్ద జరిగిన ఘర్షణలో 4 గురు కాంగ్రెస్ కార్యకర్తలకు దెబ్బలు తగిలినట్లు తెలుస్తున్నది ఘర్షణ జరగడం ప్రారంభంకాగానే, పోలీసులు అక్కడకు చేరి పరిస్థితిని చక్కబెట్టారు

అస్సోంలో జరిగిన ఘర్షణలో ... తగిలాయి. ...

సైనికకూటాల్లో చేరాలనటం బానిసమనస్తత్వానికిచిహ్నం

తిరునల్వేలిలో శ్రీ కామరాజనాడార్ ప్రసంగం

తిరునల్వేలి, మే 19

దేశరక్షణ నిమిత్తం భారతదేశం ఏదో ఒక సైనికకూటంలో చేరాలనే వాదం వారి బానిస మనస్తత్వానికి చిహ్నమని మద్రాసు ముఖ్యమంత్రి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు

దేశంపై జరిగే దురాక్రమణను ఎదుర్కొనే అవసరం ... భరించడానికి ... ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను విమర్శించరాదని హెచ్చరించారు

తరువాత జరిగిన ఒక బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు

రాజకీయ ఐక్యతతోపాటు ఆర్థికాభివృద్ధి ద్వారా ... దేశ ఐక్యతను ... విచ్ఛిన్నం చేసే ఏ వర్గానూ ... కులాల ... పేరుతో ... చూస్తున్నారు

అధికార భాషా బిల్లు గురించి ప్రస్తావించి 1965 తర్వాత కూడా ఇంగ్లీషు అధికార భాషగా ఉంటుందన్నారు. అధికార భాషా బిల్లు వల్ల తమిళు కేమీ నష్టం ఉండదన్నారు.

భారత్‌కు అమెరికా సాయం

వాషింగ్టన్, మే 19

భారతదేశానికి ... సహాయం ... అమెరికా ... విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

... 60 కోట్ల డాలర్ల ... అమెరికా ... పత్రిక వ్రాసింది.

శ్రీ టి టి కృష్ణమాచారి ... అమెరికా ... అని ... .

కాశ్మీర్ గూర్చి ఇండియా పాకిస్తాన్ల ఒడంబడిక ... అమెరికా ... .

... శ్రీ కృష్ణమాచారి ... వాషింగ్టను ... .

సేతుసముద్ర పథకం

కేంద్ర మంత్రి వివరణ

టుటికోరిన్, మే 1 ...

సేతుసముద్రం ప్రాజెక్టు ... కేంద్ర రవాణామంత్రి శ్రీ రాజబహదూర్ అన్నారు ...

రూ ... తీరం నుండి, ... 300 మైళ్ళు దూరం తగ్గిపోతుందన్నారు.

... టుటికోరిన్ రేవు ... .

... .

మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ సుముఖత

జఫ్రుల్లాఖాన్ ప్రకటన

వాషింగ్టన్ మే 19

కాశ్మీర్ వివాద పరిష్కారానికి మూడవపక్ష సహాకారం తీసుకోవడానికి పాకిస్తాన్ సిద్ధమేనని పాక్ ప్రతినిధి శ్రీ జఫ్రుల్లాఖాన్ ... సెనెటర్లో చెప్పారు.

మూడవ పక్షం ... సుముఖమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు ... జఫ్రుల్లాఖాన్ ... ఇలా అన్నారు:

"మేము చైనాతో సరిహద్దు సమస్యను ... పరిష్కరించుకొన్నాము చైనానుండి దురాక్రమణ ప్రమాదముందని మేము భావించడం లేదు

కాశ్మీర్ సమస్యను ప్రపంచ న్యాయస్థాన విచారణకు నివేదించడం పాకిస్తాన్‌కు ఇష్టమేనా అని విలేకరి ప్రశ్నించగా శ్రీ జఫ్రుల్లాఖాన్ ఇలా అన్నారు

"కాశ్మీర్ భారతదేశంలో చేరాలా లేక పాకిస్తాన్‌లో చేరాలా అనే సమస్యను ప్రపంచ న్యాయస్థానం నిర్ణయించలేదు అయితే ఐరాస ... సమస్యపై చేసిన తీర్మానాలవ్వ ... పక్షాలు ... బాధ్యతలు ప్రపంచ న్యాయస్థానం నిర్ణయించ వచ్చు

పాకిస్తాన్ భారతదేశం ... రక్షణకు ... ప్రతిపాదనను ... కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రధాని ... అంగీకరించనందువల్ల పాకిస్తాన్ చైనాతో సరిహద్దు ఒడంబడిక చేసుకొన్నది."

చైనాతో ఒడంబడిక చేసుకొన్న తరువాత కూడా పాకిస్తాన్ పాశ్చాత్య దేశాలు మిత్రదేశంగా వుండగలదా అనే ప్రశ్నకు జఫ్రుల్లాఖాన్ ఇలా సమాధానమిచ్చారు

"అగ్నేయాసియా కూటమి, సెంటో ... సైనిక ఒప్పందాలమూలంగా పాకిస్తాన్ తాను నెరవేర్చవలసిన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తూ వుంది."

ప్రస్తుత యూనియన్ ... కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడం కష్టం అని శ్రీ జఫ్రుల్లాఖాన్ అన్నారు

భారత చైనా - వివాదంలో ఒక విలేకరి ప్రశ్నిస్తూ భారతదేశంపై చైనా దురాక్రమణ జరిపిందా లేదా అని ప్రశ్నించగా శ్రీ జఫ్రుల్లాఖాన్ ఇలా అన్నారు

"చైనా దురాక్రమణను జరిపిందా లేదా అనే విషయం అభిప్రాయాలనుబట్టి కాక వాస్తవ విషయాలనుబట్టి నిర్ణయించాలి."

మెట్రిక్యులేషన్ ఫలితాలు 6వ పేజీలో

సోకర్నోకు జీవితాంతం ఇండొనీషియా అధ్యక్ష పదవి

జకార్తా, మే 20

సోకర్నో ఇండొనీషియాకు జీవితాంతం అధ్యక్షునిగా వుంటారు. ఎన్నికైన వార్తా, బాండుంగ్ నగరంలో నేడిందుకు ఉత్సవం జరిపారు.

డా సోకర్నో వయస్సు 61 ఇండొనీషియా 1945 ఆగస్టులో స్వతంత్ర దేశంగా అవతరించిన నాటినుండి డా. సోకర్నో అధ్యక్షునిగా వున్నారు.

డా సోకర్నోని జీవితాంతం అధ్యక్షునిగా నియమించాలని గత ... ఇండొనీషియా పార్లమెంటు నిర్ణయించింది.

సోకర్నో నాయకత్వం వహించిన ఇండొనీషియా విప్లవం ... పార్లమెంటు ... సోకర్నోను జీవితాంతం అధ్యక్షునిగా నియమించిన అధికార పత్రాన్ని అయన స్వీకరిస్తున్నప్పుడు ... సభాభవనం ... .

ప్రజను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు:

"నేను ఎన్నో ... బతికి ఉంటానో చెప్పలేను. ... కానీ ... ఇండొనీషియా విప్లవం ఇంకా పూర్తికాలేదు అది ఒకటి రెండేళ్ళలో పూర్తికాదు అందుకు ... సంవత్సరాలు పడుతుంది."

ఇండొనీషియా విప్లవం ... అమెరికా ... అన్నారు. ... ఇండొనీషియా విప్లవం, సాంఘిక, రాజకీయ విప్లవాలను ... అన్నారు.

తెర్నేకలులో

కమ్యూనిస్టు ... నాయకుల విడుదలను కోరుతూ ... తెర్నేకల్లు గ్రామపంచాయతీ ... 10న ... 11న ... 12వ తేదీ తెర్నేకల్లు గ్రామంలో బహిరంగ సభ జరిగింది. ... శ్రీ ... రెడ్డి ... .

రాజాజీకి రాజకోటలో నల్లజెండా ప్రదర్శన

రాజకోట మే 20

స్వతంత్రపార్టీ నాయకుడు రాజాజీ రాజకోట చేరగానే 40 మంది ప్రదర్శకులు నల్లజెండాలు చూపారు. రాజాజీ 'వనస్పతి వస్తు' అనే వివాదానికి ...

ఇస్ఫహాన్‌లో రాష్ట్రపతికి ప్రజల స్వాగతం

ఇస్ఫహాన్ మే 19

ఇరాన్‌లో చారిత్రక ప్రసిద్ధిచెందిన ఇస్ఫహాన్ నగరం రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు బ్రహ్మాండమయిన స్వాగతమిచ్చారు

స్త్రీలు పురుషులు, యూనిఫారమ్ ధరించిన బాలబాలికలు, కార్మికులు, విద్యార్థులు, జెండాలు చేతబట్టి ... స్వాగతమిచ్చారు

వేలాది ప్రజలు ... రాష్ట్రపతి ... .

అంతకుముందు ... ఇస్ఫహాన్ గవర్నరు ... .

... మిలటరీ ... .

బ్రిటిష్ గయానా కార్మికుల సమ్మె కొనసాగింపు

కార్మికనాయకుని ప్రకటన

బ్రిటిష్ గయానా, మే 20

ప్రభుత్వానికి కార్మికులకు మధ్య ఏదైనా ఒప్పందం కుదిరేంతవరకు కార్మికుల సార్వత్రిక సమ్మె కొనసాగుతుందని బ్రిటిష్ గయానా ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు రిచర్డ్ ఇస్మాయిల్ ఇక్కడ ప్రకటించారు.

దొంగబంగారం పట్టివేత

సేలం, మే 20

28 వేల రూపాయల విలువగల బంగారం కడ్డీలను ఒక ప్రయాణికుని వద్ద ఎక్సైజ్ అధికారులు ఇక్కడ స్వాధీనం చేసుకొన్నారు

10 తులాల బరువుగల బంగారు కడ్డీలను ... ఆ ప్రయాణికుడు బంగారాన్ని దాచాడు

బంగారం ... ... కొని ... .

... 14 వేల విలువగల 8 వేల గ్రాముల బంగారాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బలిద్వీపం అగ్నిపర్వతం పగిలి 87 మంది మృతి

జకార్తా మే 19

బలిద్వీపంలోని గునుంగ్ అగుంగ్ అగ్నిపర్వతం రెండవసారి ... పేలి ... 87 మంది మరణించారు. ... ఆ ప్రాంతంలో ... .

... 1963 ... .

... ఉపరాష్ట్రపతి ... .

గవర్నర్ జనరల్ ... .

విశాలాంధ్ర

అమెరికా యుద్ధోన్మాద చర్యలు

ప్రపంచం నలుమూలలా అమెరికన్ సామ్రాజ్య వాదులు తమ యుద్ధోన్మాద చర్యలను తీవ్రతరం చేస్తున్నారు

జెనీవా నిరాయుధీ కరణసభ చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడది

తమ గూఢచారి దళాలను సోవియట్ లో ప్రవేశ పెట్టడానికి ఇదొక సాధనంమాత్రమేనని సోవియట్ ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెబుతూ వచ్చింది. అయినప్పటికి అణ్వస్త్ర పరీక్షలపై ఒప్పందం కుదుర్చుకోవటం ప్రపంచ శాంతి పరిరక్షణకు అత్యవసరమన్న గుర్తింపుతో ఏటా మూడు తనిఖీలకు సోవియట్ అంగీకరించింది కాని అమెరికా అందుకు సమ్మతించక ఏటా ఏడు లేక ఎనిమిది తనిఖీలు జరగాలని పేచీపెట్టింది ఈ మొండితనం ఫలితంగా చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడ్డది

జెనీవా చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిన మరుక్షణమే, తాను తిరిగి అణ్వస్త్ర పరీక్షలు జరుపనున్నట్లు అమెరికా ప్రకటించింది కాగా అందుకు సోవియట్ యూనియన్ తీవ్రనిరసన తెలియజేసింది అమెరికా అణ్వస్త్ర పరీక్షలు తిరిగి జరిపుతుంటే చూసూ ఊరుకోబోమని హెచ్చరించింది

బహుశా ఈ హెచ్చరిక ఫలితంగానే కావచ్చు అణుపరీక్షల ప్రతిపాదనను అమెరికా విరమించుకున్నది

అ పిమ్మట అమెరికా అంతరిక్షంలోకి 40 కోట్ల రాగిసూదులను ప్రయోగించి అంతరిక్ష పరిశోధనలకు అటంకాలు కల్పించటానికి పూనుకున్నది యుద్ధం సంభవిస్తే, ఈ రాగిసూదులు తమకు వార్తావాహక కేంద్రాలుగా ఉపయోగపడతాయనే దురుదేశంతోనే అమెరికా అలా చేసిందని స్పష్టం

అమెరికన్ రోదసీ యాత్రికుడు కూపర్ భూమిచుట్టూ 22 పర్యాయాలు ప్రదక్షిణం చేసి జయప్రదంగా తిరిగివచ్చినందుకు ప్రపంచమంతా అమెరికాను అభినందిస్తున్నది అదే సమయంలో అణుయుద్ధ సన్నాహాలను చేస్తున్న అమెరికా యుద్ధోన్మాద చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నది

ఇంతేకాదు నాటో బలగాలకి పొలారిస్ మిస్సైలీలు ఏర్పరచే విషయంలో అమెరికా బ్రిటన్‌లకు విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తున్నది తిరిగి యుద్ధం వస్తే మూడు నెలలవరకు సాంప్రదాయక ఆయుధాలను మాత్రమే వాడాలని అమెరికా పట్టుబడుతున్నదని అలా కాక ఒక్క నెలరోజులు మాత్రమే సాంప్రదాయక ఆయుధాలు వాడి అపిమ్మట అణ్వస్త్ర ప్రయోగాలు జరపాలని బ్రిటన్ కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి

మహా మారణ హోమం ఎలా జరపాలనే విషయమై ఇంతటి ఘాతుకమైన ఆలోచనలను సామ్రాజ్యవాదులు సాగిస్తున్నారు.

తటస్థ దేశాలలో అమెరికన్ సామ్రాజ్యవాదుల జోక్యం నానాటి పెరుగుతోంది లావోస్‌లోని తటస్థ పక్షానికి అమెరికా సైనికసహాయం అందచేస్తున్నది ప్రభుత్వంలోని మూడు పక్షాలలో సంఘర్షణ కలిగించి తటస్థ పక్షానికి ప్రతిగా అమెరికా సహాయాన్ని కోరిన ప్రధాని సౌవన్నపూమా వైరంపై మాట్లాడుతూ ... విమర్శించారు

పశ్చిమ దేశాలలోనే వర్గమైన శాంతి భంగం కలిగిస్తున్నట్లు, అంత

జాతీయ కంట్రోలు కమిషన్‌కు చెందిన హెలికాప్టర్లను పథెట్ లావో బలగాలే కూల్చినట్లు అసత్య వార్తలను అమెరికన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి

రోజురోజుకు పెరుగుతున్న సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాద చర్యలను ప్రపంచ శాంతిశక్తులు ఐక్యంగా ప్రతిఘటించవలసి ఉంది ఆధునిక యుగంలో శాంతి శక్తులది నిర్ణాయక పాత్ర సందేహంలేదు కాగా యుద్ధోన్మాద శక్తులసన్నాగాలను ఎప్పటికప్పుడు ఏమరుపాటు లేకుండా గమనిస్తూ వారి దుస్సాహస చర్యలను సకాలంలో విరోధించటంద్వారానే ఈ నిర్ణాయకపాత్ర అమలుజరగగలదు

సోవియట్ యూనియన్ ఈ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నది ప్రపంచ శాంతిప్రియులందరూ ఈ కృషికి సమర్థవంతంగా తోడ్పడవలసి ఉంది

ప్రపంచ వ్యాపితంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు సాగిస్తున్న కుతంత్రాలలో అంతర్భాగంగానే, వారు భారత వ్యవహారాలలో కూడా కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం పేరుతో వేలుపెట్టాలని చూస్తున్నారు.

చైనా దాడి ఫలితంగా మన దేశానికేర్పడిన ఇబ్బందులను అవకాశంగా తీసుకొని, భారత తటస్థ విధానాన్ని మార్పించాలని సామ్రాజ్యవాదులు యత్నిస్తున్నారు. ఈ యత్నాలను జయప్రదంగా నిరోధిస్తూ తటస్థ విధానానికి మరింతగా బద్ధంగా భారత ప్రభుత్వం అంటి పెట్టుకొవటం అవసరం సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాద సన్నాగాలకిదే సరైన సమాధానం

ఫ్రాన్స్ పశ్చిమజర్మనీ సైనికసంధి

రష్యా ఖండన

మాస్కో, మే 19

ఫ్రాన్సు-పశ్చిమ జర్మనీల మధ్య జరిగిన సహకారసంధి "యుద్ధోన్ముఖ వాసనా యుద్ధకాంక్ష అన్నాయల వాసనా" కొడుతూన్నదని సోవియట్ యూనియను ఫ్రాన్సుకు అందించిన పత్రంలో వ్రాసినట్లు తెలుస్తూంది.

పశ్చిమ జర్మనీకి, ఫ్రాన్సుకూడ సోవియట్ పత్రాలు పంపింది ... పశ్చిమ జర్మనీకి ఒక అధికారి ద్వారా కిందటి ఆ పత్రం పేర్కొంది

సహకారఒప్పందం పశ్చిమజర్మనీకు కూడా ... "అని సోవియట్ పశ్చిమ జర్మనీకి అందచేసిన పత్రంలో వ్రాసింది

పాలకొల్లు చేనేత కాలనీకి ప్రారంభం

పాలకొల్లు, మే 19

పశ్చిమ గోదావరిజిల్లా పాలకొల్లు సొసైటీవారిచే కట్టబడిన 46 ఇండ్ల కాలనీకి ఆంధ్రప్రదేశ్ చేనేత డైరక్టర్ శ్రీ సి జోసెఫ్ రత్నంగారు ఇటీవల ప్రారంభోత్సవం చేశారు

ప్రారంభోత్సవ సభకు ఆహ్వానితులుగా వచ్చిన వారిలో శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ ఎం ఎల్ ఏ, శ్రీ ... సుందరరావు ఎం ఎల్ ఏ, శ్రీ దాట్ల సూర్యనారాయణ ఎం ఎల్ ఏ, శ్రీ సామ వెంకట్రామయ్య ఎం ఎల్ ఏ, పాలకొల్లు మునిసిపల్ చైర్మన్ శ్రీ ... ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం అధ్యక్షులు శ్రీ మెంపీరయ్య, కార్యదర్శి శ్రీ కడుపు రాములుగారలున్నారు యింకా జిల్లాలోని చేనేత సొసైటీలనుండి వచ్చిన ప్రతినిధులున్నారు.

కాలనీలో నిర్మించబడిన పెద్ద పందిరిలో జరిగిన ప్రారంభోత్సవ సభకు శ్రీ పడాల ... రావు గారు అధ్యక్షత వహించగా శ్రీ అద్దేపల్లి సత్యనారాయణగారు ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు శ్రీ బళ్ళ వీరభద్రరావుగారు శ్రీ జోసెఫ్ రత్నంగారికి సన్మానపత్రము సమర్పించి కాలనీ నివేదిక చదివారు

నివేదిక

నివేదికలోని ముఖ్యాంశాలు: పాలకొల్లు చేనేత సొసైటీ 1917 లో 182 మంది సభ్యులచే ప్రారంభించబడి నేడు 810 మంది సభ్యులను కలిగి ఉన్నది జిల్లాలో చేనేత కేంద్రమైన నర్సాపురం తాలూకాలో యీ సొసైటీ చాలా పాముఖ్యత పొందింది 1958 లో యీ సొసైటీకి కాలనీ నిర్మించాలనే అభిప్రాయం ... డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ ... ఖాన్ గారికి తెలుపగా ... 1961 లో డిప్యూటీ రిజిస్ట్రార్ ... సహకారంతో మొదటి ఇన్‌స్టాల్‌మెంటు 40,000/- లతో ...

కాలనీ నిర్మాణమునకు ప్రభుత్వంవారిచే ఒక్కొక్క ఇంటికి రు 3600/- చొప్పున 46 ఇండ్లకు 165000/- లు మంజూరు కాబడినది ఈ మొత్తంలో 1,10,400/- లు అప్పుగాను 55,200/- లు సబ్సిడీగాను మంజూరు కాబడినది. ... రు 8,100/- లు అప్పుగా మంజూరు ... 1961 మార్చిలో శంకుస్థాపన జరిగింది

మరమగ్గాల ప్రవేశం చేనేతకు హానికరం

పశ్చిమగోదావరిజిల్లా చేనేత సంఘ కార్యకర్తలసభ తీర్మానం

పాలకొల్లు, మే 19

చేనేత పరిశ్రమ ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టే మరమగ్గాలను సాపెంచాలని కేంద్ర ప్రభుత్వం పూనుకొనడం పట్ల ఇందుకై ఒక విచారణ కమిటీ (అశోక మెహతా కమిటీ)ని వేయడంపట్ల ఆందోళనను ప్రకటిస్తూ ఈ విషయంలో చేనేత వారు తీవ్రంగా ఆందోళన చేయ గోరుతూ పశ్చిమ గోదావరిజిల్లా చేనేత సంఘ కార్యకర్తల సమావేశం తీర్మానించింది

ఈ సమావేశం శ్రీ ... గారి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ప్రదేశ్ చేనేత సంఘం కార్యదర్శి శ్రీ కడుపు రాములు గారు ...

లావోస్‌లో మితవాద సైన్యాల దాడులు

హాంకాంగ్, మే 19

ఫౌమినోసవాన్ అధీనంలో మితవాద సత్యసేనలు గడచిన రెండు రోజులలో ... తటస్థపక్షానికి ... చెందిన సేనలమీద దాడులు జరిపినట్లు ... ప్రకటించిం ది

నదీమార్గాల రవాణా జాతీయం చేసే యోచనలేదని ప్రకటన

న్యూఢిల్లీ, మే 19

నదులు, కాల్వలద్వారా జరిగే రవాణాను జాతీయం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ... ప్రకటన తెలియజేసింది

అధికపన్నుల విధింపులో అడ్డు తొలగించుకొనుటకే కమ్యూనిస్టుల నిర్బంధం

ఇలాంటి దురుద్దేశాలు పార్టీని బలహీనపరచలేవని శ్రీ నీలం రామచంద్రయ్య ఖండన

కోడుమూరు మే 19

"చైనాప్రమాదాన్ని ప్రజలలో ప్రచారంచేసి కమ్యూనిస్టు నాయకుల్ని జైళ్ళలో పెట్టారు విపరీతమైన కొత్తపన్నులు ప్రజలపై వేసేందుకు కమ్యూనిస్టుపార్టీ ఆటంకం లేకుండా చేసుకొనేందుకే కాంగ్రెసు ప్రభుత్వం ఇలా ప్రయత్నించింది అంతేకాకుండా పార్టీ నాయకుల్నందరిని జైళ్ళలో పెట్టితే కమ్యూనిస్టుపార్టీ బలహీనపడుతుందన్న దురుదేశంకూడా మరొక కారణం వెంటనే జైళ్ళలోనున్న వారందరిని విడుదల చేయాలి జాతీయ అత్యవసర పరిసితులను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టుల సహకారంకూడా తీసుకోవా"లని కర్నూలుజిల్లా కమ్యూనిస్టు సమితి కార్యదర్శి శ్రీ నీలం రామచంద్రయ్య ఎం ఎల్ సి. గారు కోడుమూరు బహిరంగసభలో పేర్కొన్నారు

కర్నూలుజిల్లా కోడుమూరులో 18 వ తేదీ రాత్రి జరిగిన బహిరంగసభకు స్థానిక కమ్యూనిస్టు పార్టీ నాయకులు శ్రీ ... సత్యనారాయణగారు అధ్యక్షత వహించారు శ్రీ నీలం రామచంద్రయ్యగారు ఉపన్యసించారు.

శ్రీ రామచంద్రయ్యగారు తమ ప్రసంగంలో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన వేయనున్న పన్నులను గురించి అవి సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులపై కలిగించే తీవ్రమైన ...

... కాదని అన్నారు.

అత్యవసర పరిస్థితి పేరుతో దేశంలో కమ్యూనిస్టుపార్టీ నాయకుల నందరిని ఒక్కుమ్మడిగా అరెస్టుచేసి జైళ్ళలో ... ప్రజాస్వామిక హక్కుల్ని హరించడమే అవుతుందన్నారు.

"చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం కనుక భారత కమ్యూనిస్టులు చైనావారికి సహాయం చేస్తారేమోనని అనుమానంతో పార్టీ నాయకులు నందరిని ...

పాకిస్తాన్ మూర్ఖత్వమే చర్చలవైఫల్యానికి కారణం

కాశ్మీర్ ప్రధాని బక్షిగులాం మహమ్మద్ ప్రకటన

శ్రీనగర్, మే 19

కాశ్మీర్ విషయమై భారత పాకిస్తానులమధ్య జరిగిన సంభాషణలు విఫలంకావడానికి పాకిస్తాన్ ప్రదర్శించిన మూర్ఖత్వం నిజాలను గురించిన విరాకరించే ధోరణే కారణమని కాశ్మీర్ ప్రధాని బక్షి నిన్నిక్కడ పత్రికా ప్రతినిధులకిచ్చిన గోష్ఠిలో స్పష్టం జేశారు

పాక్, ఫిలిప్పైన్ ఇండో ...

తూర్పు గోదావరి జిల్లా వస్త్రకారుల సభ

రాజమండ్రి, మే 19

తూర్పు గోదావరిజిల్లా వస్త్రకారుల సభ రాజమండ్రిలో ... ఇటీవల స్థానిక ... శ్రీ బి వి సుబ్రహ్మణ్యశర్మ అధ్యక్షతను జరిగింది

జిల్లా సంఘ కార్యదర్శి శ్రీ ఎస్ వి సైకిల్ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీయుత ... సభకు స్వాగతం చెప్పారు

తూర్పుగోదావరి జిల్లా వస్త్రకార సంఘం తరఫున శ్రీ చంద్రమండల రాజా ...

గురజాడ కళామందిర్ ప్రారంభోత్సవం

"చైర్మన్" నాటక ప్రదర్శనం

విజయవాడ, మే 20

... గురజాడ కళామందిర్ ... నవనాటక సమాజాని నిన్న రాత్రి, ... ప్రారంభోత్సవం జరిగింది

ఈ సందర్భంలో శ్రీ కోడాలి గోపాలరావు రచించిన 'చైర్మన్' అనే ...

సరిహద్దుల్లో బలప్రయోగం సోషలిస్టు విధానం కాదు

యుగోస్లావ్ కమ్యూనిస్టు నాయకుని ప్రసంగం

బెల్‌గ్రేడ్, మే 19

"కమ్యూనిస్టుపార్టీ సరిహద్దు సమస్యను బలప్రయోగం ద్వారా పరిష్కరించుకో దలచినటుయితే అది సోషలిస్టు విధానం కాజాలదు జాతీయ దురభిమాన విధానమే అవుతుంది" అని యుగోస్లావ్ కమ్యూనిస్టు నాయకుడు వ్లావూవిచ్ ఇక్కడ అన్నారు

బెల్‌గ్రేడ్, మే 19 ...

వెనుకబడిన జాతుల సంక్షేమానికి ప్రత్యేక కమిషన్ అవసరం

వెనుకబడిన జాతుల మహాసభ అభ్యర్థన

న్యూఢిల్లీ, మే 13

వెనుకబడిన జాతుల సంఘం, ... 15 ఏండ్లనుండి ఈ జాతుల ... ప్రభుత్వం ... జాతులు 17 వ తారీఖున ...

రిబేటు

... రిబేటు ... "చేనేత ఎగుమతులు ..."

భారత సరిహద్దు అతిక్రమణ

కలకత్తా, మే 19

సరిహద్దును అతిక్రమించి సుమారు 30 మంది పాకిస్తాన్ ...

యువకులకు సిద్ధాంత రంగులో శిక్షణ

పాట్నా, మే 19

ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో దేశంలో యువకులకు సిద్ధాంత విజ్ఞానాన్ని ... కాంగ్రెస్ ...

కేంద్ర మంత్రి దేహవసానం

... మే 20

విశాలాంధ్ర మహిళాభ్యుదయం

పెళ్ళిచూపులు-వరకట్నాలు

మహిళాభ్యుదయంలో తరచుగా వ్యాసరూపములో వస్తున్న పెళ్ళి చూపులు, వరకట్నాల సమస్య నన్ను చింతగా బాధించుచున్నది అంతులేని ప్రశ్నలకు గురిచేసినది ఇందుకై నా జీవితముతో సంబంధించిన కొన్ని ఘటనలను మీ ముందు వ్యక్తపరచక తప్పలేదు.

నేను మధ్యతరగతి కుటుంబీకుడను ఇంజనీరింగు ప్యాసై నెలకు రు 250/- లు సంపాదించుచున్నాను అభ్యుదయ భావాలున్న వ్యక్తులన్నచో నాకు చాలా గౌరవము వ్యక్తిత్వాలకు విలువ యివ్వడమే నా ముఖ్యలక్ష్యము.

చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే మా తల్లిదండ్రులు నా పెళ్ళి విషయమై నాపైతరయుగా దండయాత్ర చేయుచుండిరి అక్కడ ఒక అమ్మాయి యున్నదిచూడమని ఫలానావారు ఇంతకట్నము ఇస్తారట ఏమంటావని. వీరి బాధ పడలేక ఒకసారి పెళ్ళిచూపులకు వెళ్ళితి. పెళ్ళిచూపులన్న మనము ఎన్నోసార్లు వినుచున్న విషయమే బినా దాని అనుభవము చాలా వింతగా యున్నదనుటలో అతిశయోక్తి లేదు.

నేను పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడు అచ్చటి పరిస్థితులన్నీ నాకు కృత్రిమంగా తోచినవి. ఒక అమ్మాయిని ముస్తాబు చేయించి, నా ముందు కూర్చొబెట్టినారు. అయిదు నిమిషాల పాటు నాకు ఒక అపరిచితమైన వ్యక్తితో పరిచయము చేయించినారు. నాకు ఆమెనుగురించి పూర్తి వివరములు తెలియక పోయినా చదువు విషయం మా తమ తెలుసును అంతమాత్రాన ఆమె అభిప్రాయములు, అభిరుచులు ఆశయాలు తెలిసికొనుట ఏలా సాధ్యమగునో నాకు బోధపడలేదు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని గౌరవించు లక్ష్యము ఏ, పాటించవగునో మీరే ఆలోచించండి. నా మనస్సులో కలిగిన ప్రశ్నలకు అంతులేదు.

ఏమిటీ వింతతంతు? అర్థములేని ఆచారము ఈ కొద్ది పరిచయముచే నేను ఆ అమ్మాయిపై ఎలాంటి అభిప్రాయము వ్యక్తపరచగలను? ఆమె అభిప్రాయాలను, అభిరుచులను, లక్ష్యాలను ఎలా అవగాహన చేసుకోగలను? కొద్ది క్షణాల పరిచయముతో ఆమె రూపమును మాత్రాన మేము అరయ చేసుకున్నది ఏమి? ఇంతలోనే మా అమ్మ, అమ్మాయి నీకు నచ్చినదా అని ప్రశ్నించింది. నాకు వారి మాటలోని భావము ఏమిటో అర్థము కాలేదు. నచ్చటమంటే అర్థమేమిటి? నేను ఆమెలో చూడగల్గిన దేమిటి? నాకు నచ్చక పోవటానికి? నేను చూచినది అమ్మాయిని కాని దింతకంతువు కాదే? ప్రతియువతి యౌవనములో సహజమైన అందం, ఆకారము కలిగి యుండుట సహజమే కదా!

అందమంటే దానికొక పరిమితి ఏముంది? అది వారి వారి అభిరుచులను అనుసరించి యుంటుంది.

ఇప్పుడు నేను సందిగ్ధావస్థలో పడిపోయినాను ఆమె నాకు నచ్చలేదు అనటములో అర్థమేమిటి? ఒకరి వ్యక్తిత్వమును కించపరచుటకు నాకధికారము ఎవరిచ్చినారు? ఆమె అందముగా లేదని, నల్లగా ఉంటుందని ఈ వింత నిందలు మోపుటలో నా స్వార్థమేమిటి?

ఈ పెళ్ళి చూపులు విషయమును కొన్న తరువాత నా అభిప్రాయాలు మా అమ్మకు వ్యక్తపరచితిని నా పెళ్ళి విషయములో మీరేమీ తాపత్రయ పడకూడదని, నాకు ఇలాంటి పెళ్ళి ఇష్టము లేదని నేను ఎవరినైనా ప్రేమించి పెళ్ళిచేసికొందునని చెప్పితిని ఆ నాటినుండి వారు నా పెళ్ళి విషయములో అంతగా ప్రయత్నించడము లేదు.

ఈ మధ్య నాకొక అమ్మాయి తో పరిచయము ఏర్పడినది మా యిద్దరి మధ్య మంచి స్నేహము ఏర్పడినది నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవలెనని తలంచితిని అభిప్రాయమును ఆమెతో ప్రస్తావించితిని ఆమె కూడ కుటుంబ [illegible] రాలైనప్పటికి ఉద్యోగిని అయినను, కులము భేదమును పాటించి సమాజ దుష్టాచారములకు ఎదురొడ్డి నిలబడ లేక వివాహమునకు అంగీకరించలేదు అంతమాత్రాన ఆమెను నేను నిందించదలచుటలేదు.

మహిళాభ్యుదయములో వరకట్నాల విషయమై వ్యాసరూపములో ఒకరిద్దరు వివరించినటు మనిద్దరు మాత్రమే నేను ఎలాగంటే "యువకుల తల్లిదండ్రులు విపరీత కోర్కెలవల్ల వివాహాలు కాని యువతులు ఎందరో" అని తలిదండ్రులు "కోర్కెల దాహం" తీర్చటానికి ఆ పిల్లల తలిదండ్రులు పడే బాధలకు అంతులేదని వివర్ణించేటంటే, దాని పరిహార మార్గము ఎవరూ సూచించలేదని నా సందేహము. నేడు సమాజములో యువతీ యువకులను భేదము లేకుండ ఈ విధముగా వరకట్న దురాచారమునకు బలిఅవుచున్నారని వారు అవగాహనము చేసికొనలేదని నా అభిప్రాయము.

పెళ్ళిచూపులు, వరకట్నాల సమస్య పరిష్కారము కావలయునన్న యువతీ యువకుల మధ్య పరిచయం ఏర్పడవలయును. వారి మధ్య ప్రేమానురాగములు ఏర్పడినచో వరకట్న సమస్య తొలగి తరువాత అభ్యుదయ భావాలున్న యువతీ యువకుల మధ్య పరిచయాలు ఏర్పడుటకు సమాజములో అవకాశము కల్పించుకొనవలెను. వాటి లక్ష్యమును సాధించుటకు సంఘాలు చాల కొల్పక తప్పదు. ఈలాంటి సంఘ సంస్కరణలను చేపట్టి నడిపించుటకు మళ్ళీ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలు అవతరించుట అవశ్యకము. ఒకప్పుడు వ్యక్తులు నడిపించిన సంస్కరణోద్యమములను నేడు అభ్యుదయ సంఘాలు నడిపించలేక పోవుట చాల శోచనీయము.

నాలాంటి ఎందరో యువకులు అటు పూర్వాచారములకు ఎదురీదక, అభ్యుదయ భావాలు కల్గియుండీ అన్నీ, అవకాశములేని నేటి సమాజములో నలిగిపోయి కాలప్రవాహములో కొట్టుకొని పోవుచున్నాము.

ఇట్లు,
కుమార్ (వరంగల్)

అభిప్రాయాలు

మే 4వ తేది మహిళాభ్యుదయంలో శ్రీమతి వేదూరి దమయంతిగారి వ్యాసము చదివాను ఉన్నతవిద్యనభ్యసించే ప్రతి విద్యార్థికి, విద్యార్థినికి ప్రభుత్వం అప్పిచ్చి సహాయంగాక విద్యాభివృద్ధికి మంచి అవకాశముని ఓ పావనమ్ముగాని కట్నాలబెడద తప్పుతుందంటే కొంచెం అతిశయోక్తిగానే వుంటుంది ఎందుకంటే ప్రభుత్వం అప్పుచేసే తర్వాత ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత కాబోయే భార్య తల్లిదండ్రులమీద ఎలాగూ వుంటుందనీ, అసలు కట్నంరూపంలో వసూలు చేసుకుందామనుకుంటూనే మనం ఎన్నాళ్ళు పోగలం? దీనికంటే ప్రభుత్వం ఉన్నత విద్య నభ్యసించే ప్రతియువతీ, యువకునకు ఉచితంగా ఇస్తే కట్నాల బెడద కొంతవరకు తప్పుతుందని దమయంతి గారి వ్యాసాన్ని బట్టి ఆర్థిక పరిస్థితులవలన ఏర్పడే ఇబ్బందులు వుండవు గానీ అటు ఓప్పుకోవచ్చును కాని అప్పుతీసుకుంటే అప్పుతీర్చవలసిన అవసరమున్నది గదా, అప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది?

అసలు కట్నమనేదాన్ని సమాజంలో నుంచి తొలగించాలంటే కుమారులతో పాటు కూతుళ్ళకి కూడా వాటాయివ్వాలి అలాయిచ్చి, కుమార్తె కూడా కొడుకులతో పాటు తనకు రావలసిన ఆస్తి వదులుకోనక ఆస్తిలో కూడా వాటా ఆమె కెందుకిచ్చుకోవాలని దృక్పథం మన తలిదండ్రులు అనుకున్నప్పుడే ఈ సమస్య తొలగుతుంది పైగా స్త్రీని నిస్సహాయురాలుగాను, పరాధీనురాలుగా తయారు చేస్తున్నారనే ఆరోపణ తగ్గుతుంది. కనుక ప్రతియువతి యువకులకు సమాన ఆస్తి హక్కులు కోసం పోరాడి నప్పుడు స్వతంత్రంగా చదువుకొని విజ్ఞానవంతురాలవడానికి అవకాశం వుంటుంది. వివాహానికి కట్నాల బెడద తప్పుతుంది. అని నా నమ్మకం.

ఇట్లు,
కుమారి రూప్ రాణి
మార్కాపురం
కర్నూలు జిల్లా

పాఠశాలల జాతీయకరణపై విజయవాడ మేనేజర్ల దాడి

కోర్టుతీర్పు మూలంగా వారు తిరిగి కొన్ని పాఠశాలలను పొందడంపై ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి హెచ్చరిక

విజయవాడ, మే 19

జాతీయం చేసుకొబడిన కొన్ని ప్రాథమిక పాఠశాలలను తిరిగి మేనేజర్లకు స్వాధీన పరుస్తూ విజయవాడ జిల్లామునసబ్ కోర్టు తీర్పివ్వడంవల్ల మేనేజర్లు సాధించిన విజయం ఉపాధ్యాయులకు తీవ్రమైన హెచ్చరికగా వుండాలని, మేనేజర్ల ధోరణిని ప్రతిఘటించవలసి యుందని హెచ్చరిస్తూ విజయవాడ పట్టణ ప్రాథమికోపాధ్యాయ సంఘ కార్యదర్శి శ్రీ ఎం గోపాల కృష్ణమూర్తిగారు ఒక ప్రకటన చేశారు.

అందులో యిలా వుంది :

"జాతీయం చేయబడిన పాఠశాలలో తిరిగి కొన్ని ప్రాథమిక పాఠశాలను మాజీ మేనేజర్లకు అప్పగించాలని కోర్టు వారు ఆదేశించిన తీరు ఆంధ్రలోని ఉపాధ్యాయులకు దిగ్భ్రమ కలిగించేదిగా వుంది. 'మా బాధలు తీరేది ఎప్పుడు?' అంటూ సాక్షి మేనేజర్లు అప్పుడే బెదిరింపులు సాగిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది.

విజయవాడలోని మేనేజర్లు తమ స్వార్థం కోసం విద్యాలయాల నుంచి అక్రమ సంపాదనలు, మరి కొన్ని మార్గాలు తొలగిపోయాయని ... విద్యార్థుల జీతాలను కాజేస్తున్న దుర్మార్గాలు అంతరించిపోయాయని ...

మేనేజర్ల ప్రభుత్వంపైన ... పాఠశాలల స్వాధీనం ... ఉపాధ్యాయుల రక్షణకై జాతీయం చేసిన పాఠశాలలను తిరిగి ... ఉపాధ్యాయులు ... సమస్యలపై ... [illegible]

పాఠశాలల విచారణ జరిపారు

"పాఠశాలలను స్వాధీనం చేసుకోవడంలో విద్యాశాఖాధికారులు తమ అధికారాన్ని ఎలుకబడిని ఉపయోగించి వెనకించడం జరిగింది.

"మేనేజర్లను టేకర్లతు సమావేశ పరిచి ... డి ఇ ఓ మరియు విద్యాశాఖాధికారులు చేసిన తప్పిదం వల్ల మేనేజర్లు కోర్టుకెళ్ళి పాఠశాలలను తిరిగి పొందడం జరిగినట్లు తెలుస్తుంది పాఠశాలలను స్వాధీనం చేసుకోవడానికి సరైన ప్రభుత్వ ఉత్తర్వు గెజెట్‌లో ప్రచురణ జరగలేదు అందువల్ల వారి పాఠశాలలను వారికి అప్పగించవలెను" అని పేర్కొన్నారు.

చట్రీత్యా జీతం ఇవ్వని మెకాఫ్యాక్టరీ

గూడూరు, మే 18

... జిల్లా గూడూరు ... ఫ్యాక్టరీలో కార్మికులు పని చేస్తున్నారు ఈ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17వ ... కార్మికులకు జీతాలు ... ఫ్యాక్టరీ ... [illegible]

ఆయుర్వేదబోర్డు ఉపాధ్యక్షుడుగా కవిరాజ మోహన్ ఎన్నిక

విజయవాడ, మే 19

నేడు ఆంధ్ర ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కవిరాజ మోహన్ ఆంధ్ర ఆయుర్వేద బోర్డు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

హైదరాబాదులోని బోర్డు కార్యాలయంలో జరిగిన బోర్డు సభ్యుల ... [illegible]

గన్నవరంలో జెర్సీ ఆవోతులు

గన్నవరం, మే 19

గన్నవరంలోని కేంద్ర పశుగణాభివృద్ధి సంస్థలో ... [illegible]

ఏలూరు యువజనసంఘ అడ్‌హాక్ కమిటీ

ఏలూరు, మే 19

[illegible]

ఒక్క ఏడాదిలోనే భీమనపల్లి సమితిలో 300మంది టీచర్ల బదిలీ

అమలాపురం, మే 19

[illegible]

'కృష్ణదర్శనము' కృతిస్వీకారం

[illegible]

'రంగజమ్మ' కావ్యావిష్కరణ

[illegible]

వర్షంపేట

[illegible]

లేఖలు

తాడేపల్లి సబిన్‌స్పెక్టర్ ఒక స్త్రీ అక్రమ నిర్బంధం

ఆర్యా,

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ... 30 ఏండ్ల ... విజయవాడలో పనిచేయుచున్న ... శ్రీమతి ... రాజమ్మ గారిని ఏవో నగలను గురించి అడిగి లాకప్‌లో పడిపోయేవరకు కొట్టి ... తాడేపల్లి తీసుకుపోయి లాకప్‌లో వుంచినారు. నేను ... గుంటూరుజిల్లా ... [illegible]

నెల్లూరు సవరణ చట్టం

ఆర్యా,

[illegible]

పశువుల దొంగతనాలు

ఆర్యా,

[illegible]

ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవక, గ్రామ సేవికల సంఘం

గుంటూరు సమావేశంలో నిర్మాణం

గుంటూరు, మే 18

[illegible]

కొల్లూరు, జిల్లా పరిషత్ హైస్కూల్ వార్షికోత్సవం

కొల్లూరు, మే 18

[illegible]

ఆముదాలవలస సమితి ఉపాధ్యాయ సంఘ సభ

ఆముదాలవలస, మే 18

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, సమితి ప్రాథమికోపాధ్యాయ యూని... [illegible]

బందరు సెక్షన్ హైవేస్ మేస్త్రీ తొలగింపుపై న్యాయపోరాటం

విజయవాడ, మే 18

[illegible]

యజమానులచే కార్మిక శాసనాల ఉల్లంఘన

బందరు ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ వర్కర్సు యూనియన్ వార్షిక సభ హెచ్చరిక

బందరు, మే 19

[illegible]

'మాజీ మేనేజర్లకు తిరిగి పాఠశాల్ని అప్పగించండి'

విజయవాడ మునసబ్ కోర్టు ఉత్తరువు

విజయవాడ, మే 15

[illegible]

రేడియో

బుధవారం మే 22

శక 1885, జేష్ఠ 1

విజయవాడ

887 1 మీ. 340 కిలోసై.

ఉదయం 6-30 శుభోదయం 6-35 ఎసార విశేషాలు 6-45 భక్తరంజని 6-55 నూక్తిముక్తావళి 7-00 తె. వా. 7-15 నేటి విశేషం 7-20 ఉత్సవంగం; 7-30 గీతా, వరుసలిక్, 8-00 ఆం. వా. 8-15 దేశభక్తి పాటలు; 8 30 వరుసలిక్; 9-00 సమాప్తి

మధ్యాహ్నం 12-30 కార్మికులకు, 1-00 మహిళాసమాజం; 1 30 భారతదేశం - చైనాభూతం (రూపకం) 1-40 హిం. వా. 1-50 తె. వా. 2-00 సమాప్తి

సాయంత్రం 6-0 స్థానిక ఎకటనలు 6-05 ప్రాం. వా. 6-20 గ్రామస్థులకు; 7-00 తె. వా. 7-15 గ్రామస్థులకు; 7-30 బొమ్మరిల్లు పాటలు, 7-45 దణదుంకుభి 8-00 నాటిక 8-30 జాతీయ కార్యక్రమం, 8-45 వారం, రాజకీయ సమీక్ష; 8-55 ప్రస్తుతాంశం; 9-0 ఆం. వా. 9-15 ఇండియా అండ్ ది డ్రాగన్, 9-30 ఇండియా - చైనా బార్డర్ డాక్టర్ గోపాలాచారి ఆంగ్లప్రసంగం, 9-45 లలిత సంగీతం, 10-00 [illegible]

[illegible]

హైదరాబాద్ - ఎ

[illegible]

హైదరాబాద్ - బి

[illegible]

మద్రాస్ - బి

[illegible]

నిర్బంధశిస్తు వసూళ్ళు నిలపాలి

ఇచ్ఛాపురం తాలూకా రైతుమహాసభ తీర్మానాలు

కుసుంపురం మే 19

అదనపుభూమిశిస్తు రద్దు చేయాలనీ, నిర్బంధ శిస్తువసూళ్లు నిలపాలనీ ఇటీవల ఇక్కడ జరిగిన ఇచ్ఛాపురం తాలూకా రైతుమహాసభ తీర్మానాలు చేసింది.

ఆ మధ్యాహ్నం ప్రతినిధుల సభ జరిగింది. రైతులు [illegible] ముఖ్య సమస్యలతో పాటు తీరప్రాంతంలోని చేలభూములకు సంబంధించి అదనపు శిస్తు [illegible] చాల అక్రమంగా వుందనీ, ఒక గ్రామంలో [illegible] ఉంటే [illegible] గ్రామంలో రు. 18 లున్నదనీ, [illegible] వున్నవని పలువురు ప్రతినిధులు మాటాడారు. జిల్లా యువజన సంఘ కార్యదర్శి శ్రీ పంచాది కృష్ణమూర్తి మాట్లాడుతూ యీ సమస్యల పరిష్కారానికి బలమైన రైతుసంఘ నిర్మాణము, రైతుల ఐక్యత అత్యంత అవసరమని యిందుకు రాజకీయ విభేదాలు అడ్డు రాకూడదని చెప్పారు. అక్కడకు హాజరైన ప్రతినిధులతో ఒక తాత్కాలిక కమిటీ [illegible] సభ్యత్వం చేర్పించి, ప్రతి గ్రామంలో రైతుసంఘం స్థాపించాలని నిర్ణయించుకున్నారు. 18 గురితో ఏర్పడిన యీ కమిటీకి శ్రీ బెందాళం [illegible] రావు అధ్యక్షులుగాను, [illegible] లక్ష్మీ[illegible]రావు [illegible]

[illegible]

రాజుపాలెం సమితి ఉపాధ్యాయ మహాసభ

[illegible]

ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి

పేద సాగుదారకు, సైనిక యోధులకు పోటీ పెట్టవద్దని ఖమ్మంజిల్లా కమ్యూనిస్టుసమితి విజ్ఞప్తి

ఖమ్మం మే 18

చాలాకాలంగా ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లుగా సాగు చేస్తున్న పేదలకే వాటిపై పట్టాలిచ్చివేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు సమితి తీర్మానించింది. సైనిక యోధులకు ప్రభుత్వ భూములు పంచటానికి తాము వ్యతిరేకం కాదని, నిరాక్రమణలోని భూములను, భూస్వాముల స్వాధీనంలోని ప్రభుత్వ భూములను వారికి పంచవచ్చునని సమితి వివరించింది.

ఈ సమావేశం 11 13, 18 తేదీలలో జరిగింది. శ్రీయుతులు పిల్లుట్ల వెంకన్న, [illegible] వెంకట్రావు, [illegible] రాముకోటయ్య గారలు అధ్యక్షవర్గంగా ఎన్నుకోబడ్డారు. మహాపండిత శ్రీ రాహుల్ సాంకృత్యాయన్ మరణానికి సంతాపం తెలుపుతూ తొలుత తీర్మానించారు.

జాతీయ, అంతర్జాతీయ పరిస్థితి పైన కేంద్ర రాష్ట్రపార్టీ నిర్ణయాలను శ్రీ బోడెపూడి వెంకటేశ్వరరావు గారు వివరించారు. జిల్లా కార్యకలాపాలపై ప్రవేశపెట్టిన నివేదికను చర్చించి ఆమోదించారు.

క్రింది తీర్మానాలను ఆమోదించారు.

"రక్షణ చట్టంక్రింద కమ్యూనిస్టు పార్టీ రైతు కార్మిక నాయకులను దేశమంతటా [illegible] ప్రభుత్వం జైళ్ళలో నిర్బంధించింది [illegible]

[illegible]

నిజామాబాద్‌లో మరొక నూలుమిల్లు

హైదరాబాద్, మే 16

నిజామాబాద్‌లో 50 లక్షల రూపాయల ఖర్చుతో "వెంకటరత్నంబా టెక్స్‌టైల్స్" పేర ఒక నూలుమిల్లు నిర్మించేటందుకు ప్రయత్నాలన్నీ పూర్తి అయినాయి. 1964 మధ్యలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

నిజామాబాద్ రైల్వేస్టేషనుకు 2 మైళ్ళదూరంలో, నిజాంసాగర్ కాలవ [illegible] 60 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ మిల్లుకోసం ఎక్వైర్ చేసి, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కలిగించింది.

నేటికీ పరిష్కారం కాని ఏజెన్సీ టీచర్ల జీతాల సమస్య

[illegible]

మెట్ట ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా

శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు ప్రకటన

విజయవాడ, మే 19

తలసరి లెక్కన విద్యుద్వినియోగంలో దేశం మొత్తం సగటు కన్నా తక్కువే వున్న ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్సరఫరా స్కీములకై ధనం మంజూరు చేయాలనీ, మెట్టనీటి ఆధారం లేని మెట్టతాలూకాలలో విద్యుత్తు ద్వారా నీటి [illegible] సాగుచేసేటందుకు గల అవకాశాలను వినియోగించాలని శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడు శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు ఈ దినంగా ప్రకటన చేసున్నారు.

"ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైనదేశం. అయినా నీటిపారుదల కన్నిచోటా సౌకర్యాలు లేవు. మెట్టప్రాంతాలలో వ్యవసాయాభివృద్ధికి విద్యుత్తు ఎంతో అవసరం. కాని, ఆంధ్రప్రదేశ్ విద్యుద్వినియోగంలో చాల రాష్ట్రాలకన్న వెనకబడివుంది.

కృష్ణాజిల్లాలో మెట్టతాలూకాలకు విద్యుత్సరఫరాకై [illegible] ధనం మంజూరు చేసి, [illegible] ప్రభుత్వం [illegible]

రైతులు అవసరమైన పన్నులిచ్చారు, రక్షణ [illegible] పంటలకు విద్యుత్ కావాలంటే అప్పు ఇవ్వండం టున్నారు!

[illegible]

చెన్నూరు

దక్షిణ [illegible] జిల్లా 40వ రైతు మహాసభను [illegible] మే 14వ 26 తేదీలలో ఆహ్వానసంఘం ఏర్పాటు బడింది.

అనుమతిలేని దాళ్వాపై ఈసారికి పెనాల్టీ రద్దు

తూర్పు పశ్చిమగోదావరిజిల్లా శాసన సభ్యులకు రెవిన్యూమంత్రి వివరణ

హైదరాబాదు, మే 19

ఇదే ఆఖరుసారిగా భావించి పశ్చిమగోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో అనుమతి పొందని దాళ్వాసాగుపై పెనాల్టీ ఈ సంవత్సరానికి వేయవద్దని ఉత్తర్వులు జారీ అయినట్లు రెవిన్యూమంత్రి ఆ జిల్లాల శాసనసభ్యుల రాయబారవర్గానికి చెప్పారు.

[illegible]

రాయబారవర్గం మంత్రి కిచ్చిన విజ్ఞప్తిలో యిలా వుంది:

"తూర్పు పశ్చిమ గోదావరి డెల్టా క్రింద అవసరంగా [illegible] 11 వేల ఎకరాలు సాగుకు అనుమతి ఇవ్వబడినది. ఇది గాక యీ సంవత్సరం [illegible] గోదావరి జిల్లాల రైతులు, [illegible] 10 వేల ఎకరాలు అవసరంగా రెండవ పంట వేశారు.

[illegible]

చింతలపూడి తాలూకాలో పెనాల్టీల రద్దు

[illegible]

కమ్యూనిస్టు, వ్యవసాయ కార్మిక నాయకులను విడుదల చేయాలి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ గోవిందయ్య ప్రకటన

హైదరాబాద్ మే 19

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ [illegible] గోవిందయ్యగారు యీ దిగువ ప్రకటన చేస్తున్నారు:

మనదేశ భూభాగంపై చైనా దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ద్వంద్వంగా ఖండించింది. కమ్యూనిస్టుపార్టీ నాయకులను జైళ్ళలో నిర్బంధించడం [illegible] భారతదేశంలోని ప్రజాతంత్ర వాదులంతా [illegible] వారి విడుదలకు ఆందోళన [illegible] చైనా అనుకూలురనే వారిని జైళ్ళలో వుంచుతున్నామని కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ బాధ్యులు కమ్యూనిస్టు పార్టీ నాయకులలో [illegible] ప్రసంగించడం కమ్యూనిస్టు పార్టీ [illegible] కార్మికసంఘ నాయకులను నిర్బంధించడం ద్వారా దేశంలోని ప్రజాతంత్ర [illegible] ప్రభుత్వం [illegible]

[illegible] సభ్యులు శ్రీయుతులు కొరటాల సత్యనారాయణ, నల్లమలగిరి ప్రసాదరావు, [illegible] వెంటనే విడుదల చేయాలి.

వ్యవసాయ కార్మికోద్యమ [illegible] సంఘ అధ్యక్షులుగా వున్న శ్రీ గుంటూరు బాపనయ్యగారు [illegible] జైళ్ళలో [illegible] విడుదల చేయాలని కోరుతున్నాను. [illegible] వ్యవసాయ కార్మికులకు [illegible] విజ్ఞప్తి చేస్తున్నాను."

[illegible]

సంక్షిప్తవార్తలు

గంట్యాడ

విశాఖజిల్లా గంట్యాడలో [illegible] పరిషత్ పాఠశాల వార్షికోత్సవం మే 10న జరిగింది. పంచాయతీ అధ్యక్షులు శ్రీ [illegible] అధ్యక్షత వహించారు.

వేంపాడు

[illegible]

గాజులరేగ

[illegible]

కావలి

[illegible]

నిజామాబాద్

[illegible]

గుంటూరు

[illegible]

రేపల్లె

[illegible]

మామిడిపల్లి

[illegible]

నెల్లిపూడి

[illegible]

సభలు - సమావేశాలు

ప్రథమ ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధితుల మహాసభల ఆహ్వానసంఘ కార్యవర్గ సభ్యుల సమావేశం శ్రీ [illegible] పున్నయ్యశాస్త్రి గారి అధ్యక్షతను గుంటూరులో మే 21న సా. 4 గంటలకు హిందూ కళాశాలలో జరుగుతుంది.

* * *

నరసాపురం శ్రీ ఎం[illegible] స్వామివారి ఆలయంలో మే నెల 22, 23 తేదీలలో ప్రతి సాయంకాలం గం. 6-30 లకు శ్రీ వివేకానందస్వామి [illegible] సందర్భమున శ్రీ [illegible]

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో వరదల ఫలితంగా 61 మంది మరణించారు.

వ్యవసాయ వస్తు ధరలు

విజయవాడ మే 20

విజయవాడ రీజినల్ అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ మాకు అందజేసిన ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేయు టోకు ధరలు. (ఒక క్వింటాల్ 100 కిలో(గ్రాములు) లేక 220½ పౌనులు.

ధాన్యం

సంబాస్న విజయవాడ	రూ. 40 00
,, కాకినాడ	34-61
,, చిత్తూరు	
అక్కుళ్ళు విజయవాడ	34-66
,, తాడేపల్లిగూడెం	34-21
,, కాకినాడ	36-18
,, ఆముదాలవలస	36-66
సన్నరకాలు కొటుకులు	
,, తాడేపల్లిగూడెం	35-58
సన్నాలు ఆముదాలవలస	38 00
ఇంలాకోటములు [illegible]	42-50

మిల్లు బియ్యం

[illegible]